

స్మార్ట్ కార్డులతో పారదర్శకత పెరిగేనా..?



ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్

ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి పారదర్శకత పెంచేలా కూటమి ప్రభుత్వం పాత రేషన్‌కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు తీసుకొచ్చింది. రేషన్‌షాపుల నుండీ పంపిణీ చేస్తే స్మార్ట్‌కార్డులకు జిల్లాలోని కొందరు డీలర్లు కుల ధృవీకరణ పత్రాలు అడుగుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు కుల ధృవీకరణ ప్రతాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. పౌరసరఫరాశాఖ అధికారులు, జాయింట్ కలెక్టర్ ఎలాంటి కుల ధృవీకరణ ప్రతాలు అవసరం లేదని చెబుతున్నా డీలర్లు ఎందుకు కుల ధృవీకరణ ప్రతాలు తీసుకుంటున్నారో తెలియక స్మార్ట్‌కార్డుల కోసం రేషన్‌షాపుల వద్దకు వస్తున్న లబ్ధిదారులు తికమకపడుతున్నారు. ఈ విషయంపై పౌరసరఫరాలశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 11,74,438 మంది తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులున్నారు. వీరందరికీ 4వేలకు పైగా చౌకదుకాణాలకు ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్‌కార్డులు వచ్చాయి. ముందుగా ఆయా సచివాలయాలకు చేరిన స్మార్ట్ కార్డులను చౌకదుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు.

కష్టాలు తొలగేనా...

ప్రభుత్వం అంచనా మేరకు స్మార్ట్‌కార్డుల చౌకదుకాణాల ద్వారా సరఫరా చేసే నిత్యావసరాల పంపిణీ పారదర్శకత పెరుగుతుందంటున్నారు. కొత్తగా ఇస్తున్న స్మార్ట్‌కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదార్ల పేర్లు, కార్డు సంఖ్య, పుట్టిన తేదీ, వయసు కుటుంబ సభ్యుల సంఖ్య, చౌకదుకాణం ఐడీ, చిరునామా వివరాలతో కార్డులిస్తున్నారు. దీన్ని స్కాన్ చేస్తే పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో స్మార్ట్‌కార్డుల పంపిణీ 55 శాతం మాత్రమే జరిగినట్లు సమాచారం. స్మార్ట్‌కార్డుల కోసం కులధృవీకరణ జీరాక్స్‌లు ఇవ్వలేక ఇబ్బంది పడుతూ స్మార్ట్‌కార్డులు పొందలేకపోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల చౌకదుకాణం డీలర్లు అందుబాటు లేక జాప్యం జరుగుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని లబ్దిదార్లు కోరుతున్నారు. ప్రభుత్వం రేషన్‌షాపుల వద్దకు వచ్చి నిత్యావసరాలు తీసుకొని వారికి చౌకదుకాణం డీలర్ ఇంటివద్దకే వెళ్ళి ఇవ్వాలనే నిబంధన ఉంది. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే చౌకదుకాణాల ద్వారా అందించే నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇలాంటి వారు స్మార్ట్ కార్డు తీసుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌కార్డు పంపిణీ విషయంలో పౌరసరఫరాలశాఖ అధికారులు స్పష్టత ఇచ్చి కులధృవీకరణ పత్రాలు సమర్పించకుండా ఇచ్చేలా చూడాలని, ఇంటివద్దకే వచ్చి పంపిణీ చేయాలని లబ్దిదార్లు కోరుతున్నారు.

కరుణించని వరుణుడు..

- ఎండుతున్న వేరుశనగ
- ఆవేదనలో రైతన్నలు

> ఆరుగాలం శ్రమించే రైతుకు ప్రతి ఏటా వ్యవసాయంలో నిరాశే ఎదురవుతుంది. వ్యవసాయంపై ఆసక్తి చావని రైతులు పంటలు వేయడం అప్పుల పాలవడం నిరంతరం చూస్తూనే ఉన్నాం. ప్రకృతిని నమ్ముకున్న రైతు కోలుకోలేని పరిస్థితి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదట్లో వర్షాలు విస్తారంగా పడడంతో రైతులు వేరుశనగ పంటపై ఆసక్తి చూపారు. గత 15 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో వేరుశనగ పంట ఎండు ముఖం పడుతుంది. కొన్నిచోట్ల పూర్తిగా ఎండిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రజాశక్తి- పూతలపట్టు

దేశానికి వెన్నుముకగా చెప్పుకునే రైతుకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రకృతిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతు అప్పులు పాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ఖరీఫ్ మొదటిలో వర్షాలు కాస్త విస్తారంగా పడడంతో రైతు వేరుశనగ పంటపై ఆసక్తి చూపారు. గత 15 రోజులుగా భానుడు భగభగ మండుతుండడం.. వరుణుడు ముఖం చాటేయడంతో వేరుశనగ పంట ఎండు ముఖం పడుతుంది. మిట్ట ప్రాంతాలలో ఇప్పటికే చాలావరకు రైతులు పంటను నష్టపోవాల్సి వచ్చింది. మరో నాలుగు రోజుల్లో వర్షాలు లేకుంటే రైతులు నష్టాలను చవి చూడక తప్పదు.

250 హెక్టార్లలో వేరుశనగ...

పూతలపట్టు మండలంలో మొత్తం 250 హెక్టార్లలో వేరుశనగ పంట సాగులో ఉంది. ఇందులో 50 హెక్టార్ల వరకు రైతులు తమ బోర్ల నుంచి పంటను కాపాడుకుంటుండగా వర్షాల నమ్ముకుని వేరుశనగ పంట వేసిన రైతులు పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల వాటర్ ట్యాంకర్లతో పంటను కాపాడుకోవాలని చూస్తున్న ప్రస్తుతం ఎండుతున్న ఎండలకి కాపాడుకోలేని పరిస్థితి. చేతికి వచ్చిన పంట కళ్ళముందే ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనని రైతు ఆవేదన చెందుతున్నారు.



సాగునీరు లేక ఎండిన వేరుశనగ

ఆకాశం వైపు చూస్తున్న రైతు..

పంట పొలాలకు వెళ్లి పంట పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్న రైతు.. వర్షం పడుతుందేమోనని సాయంత్రమైతే ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నాడు. అయినా వరుణుడు కరుణించడం లేదు. మరో రెండు మూడు రోజుల్లో వర్షాలు పడి రైతుకు పంట చేతికి రావాలని ఆశిద్దాం.

క్రీడాకారులకు సత్కారం



క్రీడాకారులను సత్కరిస్తున్న జిల్లా కలెక్టర్

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: బీహార్ రాష్ట్రం బెంగుసారాలో ఈనెల 4 నుండి 8వ తేదీ వరకు జరిగిన 9వ జాతీయ స్థాయి లేజర్ రన్ ఛాంపియన్‌షిప్-2025లో ప్రతిభ కనబరిచిన చిత్తూరు జిల్లా క్రీడాకారులను బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తన కార్యాలయంలో అభినందించి, సత్కరించారు. బృందావన్ స్కూల్‌కు చెందిన డి.సాయిభార్గవ్ భారతదేశం తరపున సౌతాఫ్రికాలో డిసెంబర్ 7 నుండి 12 వరకు జరగబోయే అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు ఎంపికైనందుకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న పి.నిర్మల, షేక్ హఫీఫా, కె.సౌమ్య, పి.విగ్నేష్‌లను సాలువాతో సత్కరించి, క్రీడా పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం గర్వకారణమని, క్రీడాకారులు మరింత కృషి చేసి దేశానికి గౌరవం తీసుకురావాలన్నారు.

అబ్బురపరిచిన గణిత అవధానం



ప్రజాశక్తి- ఐరాల: స్థానిక బిఎస్.కన్నన్ పాఠశాలలో గణిత అవధాని అరుణ శివప్రసాద్ ఆధ్వర్యంలో 43వ గణిత అవధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దండాల రాధాకృష్ణ వ్యవహరించారు. కన్నన్ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పూల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులలో గణితంపై ఉన్న భయాన్ని పోగొట్టడానికి అవధాన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ మౌలా మాట్లాడుతూ ఈ అవధాన కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన కఠినమైన ప్రశ్నలకు సైతం అవధాని వెంటనే సమాధానం చెప్పడం అబ్బురపరిచిందని, అవదాని ప్రతిభను కొనియాడారు. కార్యక్రమంలో విశ్రాంత సబ్ ఇన్స్పెక్టర్ మురళి, అమర్నాథ్ రెడ్డి, కన్నన్ జూనియర్ కళాశాల గణిత ఉపన్యాసకులు వసుంధర, స్పందన ఫౌండేషన్ శ్యామలాదేవి, కృష్ణంరాజు, గోపాల్, భూపాల్ రెడ్డి విశ్రాంత ఆచార్యులు రాధాకృష్ణ, మురళి పాల్గొన్నారు.

విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

ప్రత్యేక అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి

ప్రజాశక్తి- పూతలపట్టు: ప్రతి విద్యార్థి పాఠశాల దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేయాలని పూతలపట్టు మండల ప్రత్యేక అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి సూచించారు. బుధవారం పి.కొత్తకోట ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఆశయ సాధనకు పాటుపడాలని, విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.


ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి

చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని 'నా ఆరోగ్యం నా హక్కు' నినాదంతో ముందుకెళ్లాలని చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత తెలిపారు. బుధవారం జిల్లా వైద్యశాఖ, టిబి శాఖ ఆధ్వర్యంలో మెసానికల్ గ్రౌండ్ నుండి మరాథాన్ (రెడ్‌రన్) కార్యక్రమం చూడ చైర్‌పర్సన్ కఠారి హేమలత, అడిషనల్ డిఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ వెంకట ప్రసాద్ జెండా ఊపి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చుడా చైర్‌పర్సన్ మాట్లాడుతూ చాలా మంది ఎయిడ్స్ వ్యాధి భారిన పడి ఇబ్బంది పడుతుంటారని, ఎయిడ్స్ సోకిన వారిని ఎవరూ చులకనగా చూడకూడాదని ప్రజల్లో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గర్భవతులు చెకప్ చేయించుకోవాలని, ఒకవేళ తల్లికి ఉన్నట్లయితే పిల్లలకి సోకకుండా చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని, మన జిల్లాలో ఏఆర్‌టి కేంద్రాల ద్వారా చికిత్స పొందుచున్న హెచ్‌ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సుమారు 3వేల మంది ఉన్నారని జిల్లాలో మొత్తం 9 ఐసిటిసి కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని, వ్యాధిగ్రస్తులుకు ఏఆర్‌టి కేంద్రాల ద్వారా మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ మారథాన్‌లో మొదటి బహుమతి సాధించిన వారికి రూ.10వేలు, రెండవ బహుమతికి సాధించిన వారికి రూ.7 వేలు అందజేస్తామని తెలిపారు.



గతుకుల రోడ్డుకు అతుకులైనా వేయండి ..




గుంతలమయంగా ఉన్న రోడ్డు

ప్రజాశక్తి - రామకుప్పం : గతుకులమయమై.. గోతులు పడ్డ రహదారిపై.. గోతులకు అతుకులైన వేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. మండల కేంద్రమైన రామకుప్పం నుండి రాజుపేట గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో 'హంద్రీ - నీవా' కాలువ పై బ్రిడ్జి సమీపంలో తారు రోడ్డు పై గుంతలు పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రం నుండి నిత్యం రాజుపేట మీదుగా నియోజకవర్గ కేంద్ర మైన కుప్పం, వికోట, సరి హద్దుల్లోని కర్ణాటక ప్రాంతాలకు వందలాది మంది ప్రయాణిస్తూ, రాక పోకలు సాగిస్తుంటారు. అలాంటి రోడ్డు పై గుంతలు ఏర్పడి నెలలు కావస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తూన్న ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం విడ్డూరం. ప్రస్తుతం వానలు కురుస్తుండటంతో ఈ గుంతల్లో వర్షపునీరు చేరి కుంటను తలపిస్తూ రోడ్డు సరిగా కనపడక వాహనదారులు ఈ గోతులలో పడి ప్రమాదాల భారిన పడిన సందర్భాలు ఉన్నాయి. కనుక వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డుపై గుంతలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.



డ్రాప్ అవుట్స్‌ను తగ్గించాలి: కలెక్టర్



సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లాలో పాఠశాలలలో గల విద్యార్థుల డ్రాప్ అవుట్ లను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని పిజిఆర్‌ఎస్ హాల్‌లో విద్యార్థుల డ్రాప్ అవుట్, అనీమియా పరీక్షలు, పౌష్టికాహారం అందించడం, తదితరాల పై సమగ్ర శిక్షా ఏపిసి వెంకట రమణారెడ్డి తో కలసి ఎంఈఓ లు, హెచ్‌ఎంలతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 2025 నాటికి 4,202 మంది విద్యార్థులను డ్రాప్ అవుట్‌గా గుర్తించగా ఇప్పటి వరకు 1,997 మంది విద్యార్థులను తిరిగి వివిధ పాఠశాలలలో చేర్పించడం జరిగిందన్నారు. పాఠశాలల్లో తిరిగి చేరిన డ్రాప్ అవుట్ విద్యార్థుల వివరాలను ఎంఈఓలు పాఠశాల వారీగా హెచ్‌ఎంల ద్వారా ప్రోఫార్మా రూపంలో తయారుచేసి సమర్పించాలన్నారు. దీనితో పాటు పాఠశాలల్లో చేరని డ్రాప్ అవుట్ విద్యార్థులను త్వరలో పాఠశాలలకు పంపేలా వారి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. డ్రాప్ అవుట్‌లతో పాటు లాంగ్ ఆబ్సెంట్‌ల వివరాలను సేకరించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి కారణాలు తెలుసుకోవాలన్నారు. కిశోరి బాలికలకు ప్రతి త్రైమాసికానికి ఒకసారి మెడికల్ ఆఫీసర్ ద్వారా అనీమియా పరీక్షలు నిర్వహించేలా డి ఎం హెచ్ ఓ కు ఆదేశాలు ఇస్తామని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యం గా ఉంటేనే ఉన్నతమైన విద్యను అభ్యసించగలరన్నారు. దీనికో తోడు పాఠశాలలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంను దష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజనంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మెనూను అమలుపరచాలన్నారు. రాగిజావ, చిక్కి వంటివి క్రమం తప్పకుండా పాఠశాలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఆహారంను గ్యాస్ స్టౌపై వండేలా చర్యలు తీసుకోవాలని, కట్టెల పొయ్యిని వాడవద్దన్నారు. గ్యాస్ సరఫరా సమస్య ఉన్న పాఠశాల వివరాలను తెలియజేస్తే వేరొక గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడి గ్యాస్ పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. విద్యా శాఖ ఏడీ సుకుమార్, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

యూరియా కోసం రైతుల పడిగాపులు

ప్రజాశక్తి- గంగవరం: మండలంలో యూరియా, ఎరువుల కొరత రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. వ్యవసాయ పనులు ఆపి ఎరువులు పంపిణీ కేంద్రాల వద్ద రోజు మొత్తం పడి కాపులు కాస్తూ యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. బుధవారం మేలుమాయి ఆర్బీకే కేంద్రం వద్ద ఉదయం 6 గంటల నుంచి పడి కాపులు కాస్తున్న రైతులకు టోకెన్లు ఇవ్వకపోగా అధికార పార్టీ నాయకులకు ఎటువంటి జిరాక్స్‌లు లేకపోయినా ఒక్కొక్కరికి 5, 10 బస్తాలు ఇస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బందిపై రైతులు తిరగబడ్డారు. లైన్లో ఉదయం నుంచి ఉన్న రైతులకు పాస్ బుక్ జిరాక్స్, 1బి జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ అన్ని తీసుకొని ఒక రైతుకు ఒక బస్తాను మాత్రమే పంపిణీ చేస్తున్నారని మరి అధికార పార్టీ నాయకులకు ఎలా అన్ని బస్తాలు ఇస్తారని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో వరి, మల్బరీ పంటలకు యూరియా అత్యవసరం యూరియా దొరకకపోవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి అన్నూరు ఈశ్వర్ మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వ పంపిణీ కేంద్రాలలో కూడా యూరియా అందకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కూటమి నేతలకు క్యూ లైన్‌లో లేకపోయినా వారు వచ్చిన వెంటనే ఐదు బస్తాలు 10 బస్తాలు ఇస్తుండటం దారుణమన్నారు. వెంటనే పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కృష్ణగిరి కెఆర్‌పి డ్యాంలో దూకి

కుటుంబం ఆత్మహత్యాయత్నం

- అత్త అల్లుడు మృతి
- చికిత్సపొందుతున్న తల్లీకూతురు



డ్యాం వద్ద మృతదేహాలను తీస్తున్న జాలర్లు, చికిత్స పొందుతున్న తల్లీ కూతురు

ప్రజాశక్తి- కుప్పం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి కెఆర్‌పి డ్యాంలోకి దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుప్పం పట్టణం జయప్రకాష్ రోడ్డుకు చెందిన లక్ష్మణమూర్తి చిన్నపాటి అంగడిని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం కుటుంబ కలహాలతో క్రిష్ణగిరి కెఆర్‌పి డ్యామ్‌లో లక్ష్మణ్ మూర్తి (50), అతని భార్య జ్యోతి (40), కుమార్తె కీర్తిక (20), జ్యోతి తల్లి శారదమ్మ (70)లోకి దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. వీరిలో లక్ష్మణమూర్తి, శారదమ్మ మృతి చెందగా జ్యోతి, కీర్తికను జాలర్లు రక్షించి క్రిష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబం మొత్తం కుప్పంకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని కెఆర్‌పి డ్యాంలో దూకి ఆత్మహత్యాయత్నం పాల్పడడం స్థానికంగా కలకలం రేపుతోంది. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

13న జాతీయ లోక్ అదాలత్

ప్రజాశక్తి- పలమనేరు: పలమనేరు కోర్టు ప్రాంగణంలో ఈనెల 13వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి వి.ఆదినారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 13న జరగబోయే లోక్ అదాలత్‌లో కక్షిదారులు రాజీ మార్గమే రాజమార్గంగా ఎన్నుకొని కోర్టు సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, వి. కోట మండలాలలో ఉన్న సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, బ్యాంకుకి సంబందించిన కేసులు, ప్రీ లీటిగేషన్ కేసులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈఅవకాశాన్ని న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు, ప్రభుత్వ అధికారులు, కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఎంపీడీవోగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ



ప్రజాశక్తి- కుప్పం: కుప్పం ఎంపీడీవోగా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన బదిలీపై కుప్పం ఎంపిడివోగా వచ్చారు. అధికారుల, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో వెంకటేశ్వర్లకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

అసంపూర్తిగా మిగిలిన వైఎస్సార్ గృహాలు



ప్రజాశక్తి- గంగవరం: గత ప్రభుత్వంలో గంగవరం మండలానికి వైఎస్‌ఆర్ కాలనీ ఇల్లు మంజూరు కాగా వాటిలో సగభాగం కూడా పూర్తి కాలేదు. నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లకు సైతం మౌలిక వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా కొండలున్న ప్రాంతాలు, ఊరికి దూరంగా స్థలాలు ఇవ్వడం, ఇంటి నిర్మాణానికి లక్షల్లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలా మంది సంగం కట్టిన ఇళ్లను అలాగే వదిలి పెట్టేస్తున్నారు. పలుమార్లు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో ఇది జరగడం లేదు. ప్రభుత్వం ఇంటి నిర్మానానికి రూ.1,80,00లు మాత్రమే ఇస్తోందని ఇది పునాదులకే సరిపోతుందని ఇక ఇంటి నిర్మాణం ఎలా చేపట్టాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అది కూడా సక్రమంగా అందించిన దాఖలు లేవని అంటున్నారు.

బడుగు బలహీన వర్గాలవారిని మభ్యపెట్టడానికి గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేదని మండల ప్రజలు అంటున్నారు. పలు ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికి నడవడానికి కూడా వీలు లేకుండాపోతోందని రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వంటి సదుపాయాలు లేకపోవడంలో లబ్ధిదారులు ఇల్లు కట్టడానికి ముందుకు రాలేదు. మండలంలో ప్రస్తుతం 1245 ఇండ్లు పూర్తి కాగా అసలు పనులు మొదలుపెట్టనివి 40 దాకా ఉన్నాయని, 98 పునాదులకే పరిమితమై 135 గోడలు కట్టి వదిలేశారు. ఇంటి నిర్మాణం అధికభారంగా ఉన్న ప్రస్తుతం పేదలు ఎలా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలకపోవడంతో అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన ప్రతి బిల్లుకు అధికారులకు ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పాల్సి వచ్చిందని కొందరు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కాలనీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని, రోడ్లు మొత్తం ఇరుకుగా బురదమయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన వారు కొందరు అక్కడే జీవనం సాగిస్తున్నారని, వారికి కనీసం తాగునీరు, విద్యుత్ లైట్లు, రోడ్డు వంటి సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఇంటి స్థలం మంజూరు కానీ కొందరు పేదలు ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు మాత్రం గతంలో మంజూరు అయిన వారు అందరూ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన తరువాతనే కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పడంతో అర్హులైన లబ్ధిదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పేదలమై తాము ఏం పాపం చేశామని, తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నారు.


ఈ విషయమై మండల హౌసింగ్ ఏఈని వివరణ కోరగా గతంలో మంజూరైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి పనులు పూర్తి చేయమని చెబుతున్నామని, ప్రస్తుతం బీసీ, ఎస్సీ కులాల వారికి అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75 వేలు బిల్లులు కేటాయించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంత చెప్పినా కొందరు ఇంటి పనులు ప్రారంభించలేదని, పనులు పూర్తి చేయించాలని పై అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారని, తమ వంతు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు కూడా సహకరించి పెండింగ్‌లో ఉన్న ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు.

కాలనీకి రోడ్డు కూడా లేదు
- వెంకట కృష్ణ, లబ్ధిదారుడు



వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నాకు ఒక ఇంటి స్థలం కేటాయించారు. ఇంటి నిర్మాణం సంగం పూర్తి అయ్యింది. కాలనీలో కనీసం రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. అంతేకాకుండా అధికారులు ప్లాన్ ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణాలు జరిగి ఇరుకు దారుల్లో వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా ఊరికి దూరంగా ఎటువంటి మౌలిక వసతులు లేని కాలనీలో నివసించడం కష్టంగా ఉంది.

తాగునీరు కూడా లేదు
- నారాయణస్వామి, లబ్ధిదారుడు



కాలనీలలో ఇంతవరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. కనీసం తాగునీరు, వీధిలైట్లు కూడా లేవు. తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. రాత్రి వేళల్లో ఇళ్ళకే పరిమితమవుతున్నాం. తగ్గు ప్రాంతాలలో తమకి ఇల్లు కేటాయించడంతో కొద్దిపాటి వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి. తమ కుటుంబాలకు నీడ కల్పిస్తారన్న ఎంతో ఆశతో ఇల్ల నిర్మాణం చేపట్టాం. ఇరుకు గదుల్లోనే నివాసం ఉంటున్నాం. ప్రభుత్వం కనీస వసతులు కూడా కల్పించకపోవడం దారుణం.

ఆర్ అండ్‌బి డీఈగా వెంకటయ్య



ప్రజాశక్తి- పుంగనూరు: పుంగనూరు డివిజన్ ఆర్‌అండ్‌బి డీఈగా వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదోనిలో డీఈగా పని చేస్తూ బదిలీపై పుంగనూరుకు రావడం జరిగింది. వెంకటయ్య గతంలో పుంగనూరులో జేఈగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్లు గుంతలు లేకుండా ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తామన్నారు. వర్షాకాలంలో రోడ్లు గుంతల పడడం సహజమని వాటి అన్నింటినీ గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు.

పెంపుడు కుక్కల పట్ల జాగ్రత్తలు పాటించాలి

ప్రజాశక్తి- బంగారుపాళ్యం: పెంపుడు కుక్కల పట్ల జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడి ఆరిఫ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పశువైద్యశాలలో పెంపుడు కుక్కల వైద్యశిబిరం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఆసిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పెంపుడు కుక్కల యాజమాన్యులు 80రకాల జాతి కుక్కలను వైద్య శిబిరానికి పాల్గొన్నాయని పెంపుడు కుక్కల పట్ల జాగ్రత్తలు పాటించాలని వాటికి నట్టల నివారణ మందు రాబిష్ సోకకుండా మందులు క్రమేపి వాడాలన్నారు. పెంపుడు కుక్కలను సంరక్షించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యాజమాన్యానికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో పశు వైద్య అధికారులు చంద్రశేఖర్, ఝాన్సీ, దినేష్, పవన్, దత్తకుమారి, అనిత పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి : సర్పంచ్



ప్రజాశక్తి-బంగారుపాళ్యం: గ్రామాల అభివృద్ధి సచివాలయ సిబ్బందితోనే సాధ్యమని, సిబ్బంది అందరూ ఇందుకు సమన్వయంతో కృషి చేయాలని సర్పంచ్ ఉమాదేవి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సచివాలయంలో బదిలీపై వెళ్లిన సచివాలయ సిబ్బందికి సన్మాన కార్యక్రమం పంచాయతీ కార్య నిర్వాహణాధికారి (ఈవో) యుగంధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా సచివాలయ సిబ్బంది పంచాయతీలోని కార్యాలయంలో చేపట్టిన కార్యకలాపాల వలన గ్రామాల అభివృద్ధి చెందాయని అభినందించారు. అనంతరం వారిని దృశ్యాలవులతో సత్కరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కామరాజు, వార్డు మెంబర్లు దేవిక, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

రూ.40 లక్షలతో కాంపౌండ్ వాల్

ప్రజాశక్తి-కుప్పం: కుప్పం మున్సిపాలిటీ అమరావతి కాలనీ సమీపంలో బలిజ కులస్తుల కోసం కేటాయించిన కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల రూ.40 లక్షల కేటాయించగా ప్రహరీ గోడ నిర్మాణ పనులను వారు దగ్గరుండి చేయిస్తున్నారు. త్వరలోనే బలిజ భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ప్రజాశక్తి వార్తకు స్పందన

రీడింగ్ తీసిన విద్యుత్ అధికారులు





ప్రజాశక్తి- వెదురుకుప్పం: 'స్మార్ట్ దోపిడి' అనే శీర్షికన ప్రజాశక్తి దినపత్రికల్లో బుధవారం ప్రచురించబడిన వార్తకు స్పందన వచ్చింది. కార్వేటి నగరం ఏడిఇ చంద్రబాబు స్పందించి కిందిస్థాయి సిబ్బందిని వెంటనే అలర్ట్ చేశాడు. మాంబేడు గ్రామానికి వెళ్లి రైతు మీటర్ను నెంబరు 5634222001003 చెక్ చేసి రీడింగ్ తీయాలని సిబ్బంది నాగరాజును ఆదేశించారు. అతను అక్కడికి చేరుకొని రీడింగ్ తీసి బిల్లులో రూ.15లు మాత్రమే రాగా ఆ బిల్లును రైతు చేతికి అందించాడు. రైతు మాట్లాడుతు గతంలో రూ.371లు వచ్చిందని, ఇప్పుడు ఇంత వ్యత్యాసం ఉందని విద్యుత్ అధికారులను నిలదీశాడు. దీనిపై ఏడీఈ చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్తు సమస్యలు, బిల్లులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

పట్టు రైతులకు శిక్షణ

ప్రజాశక్తి- వెదురుకుప్పం: మండలం పెరుమాళ్ళపల్లి రైతు సేవా కేంద్రంలో పట్టు రైతులకు 'నా పట్టు నా అభిమానం' శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా సీరికల్చర్ జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ, సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ భరత్, అసిస్టెంట్ డైరెక్టర్ గీతా రైతులకు పట్టు పురుగులు పెంపకంపై అవగాహన కల్పించారు. సిల్క్ బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ భరత్ రైతులకు పట్టు పురుగుల గురించి పెంపకంలో వచ్చే సమస్యలు, పట్టు పురుగుల రెరింగ్ గదిలో వచ్చేటువంటి వ్యాధులు, డిసిన్ఫెక్షన్ గాలులో తేమ శాతం, ఉష్ణోగ్రత గురించి అవగాహన కల్పించారు. అలాగే మల్బరీ తోటల పెంపకంలో వాడే ఎరువుల యాజమాన్యం భూసార పరీక్ష గురించి రైతులకు వివరించారు. కొత్త రైతులకి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గురించి మీద చిత్తూరు డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గీతా తెలియజేశారు. సిరికల్చర్ అధికారి వెంకటలక్ష్మి, గణేష్, సిబ్బంది, సర్పంచ్ శశి ఆనంద్ రెడ్డి, ఎంపీటీసీ విజయ్ శేఖర్‌రెడ్డి, రైతులు, పాల్గొన్నారు.

పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

ప్రజాశక్తి- శాంతిపురం: శాంతీపురం మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం కార్యాచరణ ప్రణాళిక నిర్మాణంలో భాగంగా పంచాయతీ అభివృద్ధి సూచిక, పరివర్తన వ్యాప్తిపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిడిఓ ఏపిఆర్ కుమార్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి సూచికలోని పలు అంశాలపై శిక్షణను పూర్తి చేసుకుని అవగాహన కల్పించుకోవాలని కోరారు. మండలంలోని ప్రజా ప్రతినిదులకు, వివిధ శాఖల మండల అధికారులకు, గ్రామపంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృతి చేయడం జరిగింది.

ఏనుగుల దాడిలో పంట నష్టం



ప్రజాశక్తి- రొంపిచర్ల: పులిచెర్ల మండలంలో వరుస ఏనుగుల దాడులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏనుగుల గుంపు బుధవారం మండలంలోని పాతపేట పంచాయితీ నందు రైతులు నందగోపాల్, సురేష్, జయచంద్ర, మునిరాజా, సుబ్రహ్మణ్యం, మునస్వామి, దొరస్వామి అనే రైతులకు చెందిన మామిడి, పశుగ్రాసం, కొబ్బరి చెట్లను ధ్వంసం చేసి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ప్రత్యామ్నాయ ఎరువులు వాడండి : ఏవో

ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: మండలంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమం పూర్తి అయ్యిందని, ఇంకా 30 శాతం యూరియనాను పంపణీ చేయాల్సి ఉందని, అది కూడా వెంటనే పూర్తి చేస్తామని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గీతా కుమారి తెలియజేశారు. అలాగే రైతులు యూరియాకు బదులుగా నానో యూరియా, నానో డీఏపీ, బయో ఫెర్టిలైజర్స్ వంటివి ప్రత్యామ్నాయ ఎరువులు కూడా వాడాలని రైతులకు సూచించారు. బయో ఫర్టిలైజర్స్ వలన భూమి సారవంతమై దిగుబడులు ఎక్కువగా వస్తాయని, సేంద్రియ వ్యవసాయంపై రైతులు మొగ్గు చూపాలన్నారు. రసాయన ఎరువులను తగ్గించడం వలన భూమి సారవంతంగా తయారవుతుందని, ఇన్స్టెంట్ యూరియా బదులు సేంద్రియ ఎరువులే లాభదాయకమని తెలిపారు. అనంతరం యూరియాకు బదులుగా వాడవలసిన నానో యూరియా, నానో డిఏపి, బయో ఫర్టిలైజర్‌లను రైతులకు చూపించి వాడే విధానాన్ని వివరించారు.

తహశీల్దార్ సమక్షంలో సమస్య పరిష్కారం



భూమి సమస్య పరిష్కరిస్తున్న తహశీల్దార్

ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి : సమస్యలతో సతమతమవుతున్న రైతుల వద్దకే వెళ్లి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపారు తహశీల్దార్ ఎంఎస్ ప్రసన్నకుమార్. సమస్యలు ఉన్న రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీస్ స్టేషన్లవరకు వెళ్లిన సమస్యల్లో మండలం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. దీంతో తహశీల్దార్ రైతుల వద్దకు వచ్చి రైతుల సమస్యలకు పరిష్కారం చూపారు. మండలంలోని తీర్థం పంచాయతీకి చెందిన బాబు, సురేష్ ఇరువురికి సంబంధించిన సర్వే నెంబరు 917 భూమిని కొలవడంలో తేడాలు రావడంతో సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించవలసిందిగా దరఖాస్తు చేయడం జరిగింది. ఈక్రమంలో రెవెన్యూ సిబ్బందితో అక్కడికి వెళ్లి ఇద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాము, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గురువిరెడ్డి, గ్రామ సర్వేయర్ కార్తీక్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.

మొక్కజొన్న విత్తనాలు పంపిణీ

ప్రజాశక్తి- రామకుప్పం: మండలంలోని బందార్లపల్లి రైతు సేవ కేంద్రంలో మొక్కజొన్న విత్తనాలు బుధవారం ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనాలు ఎరువులు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెందుతుందన్నారు. మండల అధ్యక్షుడు ఆనంద రెడ్డి, రఘు, యూనిట్ ఇంచార్జ్ మునిరెడ్డి, పంచాయతీ అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, నేతలు పెరుమాళ్, లక్ష్మీనారాయణ రెడ్డి, మంజునాథ్ పాల్గొన్నారు.

అత్తికుప్పం చెరువు మొరవ

ప్రజాశక్తి- రామకుప్పం: మండలంలోని అత్తికుప్పం వీరరాశి చెరువు ఉప్పొంగి మొరవ పారింది. హంద్రీ-నీవా నీరు గత నెల 24వ తేదీ నుంచి కుప్పం పరమ సముద్రంకు వెళున్నాయి. ఈ క్రమంలో అతి కుప్పం సమీపాన ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకు చెరువు మొరవా సంపూర్ణంగా వెళుతుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆనందోత్సాహంతో విశేష పూజలు చేశారు. నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి చెందవచ్చని ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హంద్రీ నీవా కాలువలో కృష్ణమ్మ జలాలకు తోడుగా తేలికపాటి వర్షానికి కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.

17 నుంచి భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: చిత్తూరు శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ట్రస్ట్ వారిచే తిరుమలకు వచ్చే భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలు అందించనున్నట్లు తిరుకుమారన్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఈశ్వర, ప్రధానకార్యదర్శి వేలు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో 4వ సంవత్సరం పేరటాసి నెల తమిళనాడు కర్ణాటక కాలి నడక దారిన తిరుమలకు వెళ్ళే భక్తులకు స్నానం, పూజ, అన్న ప్రసాద వితరణ, విశ్రాంతి కొరకు ఈనెల 17 నుండీ అక్టోబర్ 16వ తేదీ వరకు ఒక నెలపాటు 24 గంటలు భక్తులకు పూర్తిగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు మళ్ళీ ఆచారి, కోశాధికారి హరిప్రసాద్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శంకర్, సుబ్రి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

బిజెపికి మద్దతు బాధాకరం

కాంగ్రెస్‌పార్టీ నాయకులు కృపారాణి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టిడిపి, జనసేన, వైసీపీలు బిజెపికి మద్దతు ఇవ్వడం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత కిల్లి కృపారాణి విమర్శించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేసులకు భయపడి బిజెపికి మద్దతునిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. చంద్రబాబుకు మెజార్టీ ఉన్నప్పటికీ కేంద్రానికి తలవంచడం సరికాదన్నారు. ప్రత్యేక మోదా, వెనుకబడిన రాయలసీమకు ప్యాకేజీ, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు, మెట్రోపాలిటన్ కారిడార్ గురించి ఎందుకు మోదీని ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏఐసిసి సభ్యురాలు సుంకర పద్మశ్రీ, కిల్లి రామ్మోహన్, పరదేశి పాల్గొన్నారు.

కలెక్టర్‌ను ఆశ్రయించిన భూ బాధితులు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయక వీఆర్వో వేధిస్తున్నారని పెనుమూరు మండలం, కలవకుంట పంచాయితీ, పూనేపల్లి గ్రామానికి చెందిన కలందర్, తల్లి హసీనా బీ బుధవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడు కలందర్ మీడియాతో మాట్లాడుతూ తమకు చిత్తూరు మండలం పూనేపల్లి గ్రామం, 81 మురకంబట్టు రెవెన్యూ దాఖల సర్వేనెంబర్ 296 /జిలో రెండు ఎకరాల పుంజాభూమి కలదని, సంబంధిత భూమి తన తండ్రి హుస్సేన్ సాహెబ్ పేరు మీద కలదని ఇందుకు సంబంధించి వన్ బి, ఈసి, ఆర్‌హెచ్ కాపీలు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి 24 సంవత్సరాల క్రితం నుంచి కనబడుటలేదని, దీనికి సంబంధించి తాము ఫిర్యాదు చేయగా 2022వ సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీన తహశీల్దార్ ఎండార్స్మెంట్ కాపీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 2015వ సంవత్సరంలో తమ తండ్రి పేరు మీద గల సర్వే నెంబర్ను ఆన్లైన్లో తొలగించారని, ఇందుకు సంబంధించి తాము ఆర్డిఓ కోర్టులో కేసు వేయడంతో తమకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు అనేకమార్లు తాము అర్బన్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, ప్రస్తుతం అర్బన్ తహశీల్దార్ మురకంబట్టు విఆర్ఓ తమ భూమిని ఆన్లైన్‌లో పెట్టకుండా వేధిస్తున్నారని, తమకు ఈ భూమి తప్ప వేరే ఆస్తులు లేవని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై చర్య తీసుకుని న్యాయం చేయాలని కోరారు.



కలెక్టర్‌ను ఆశ్రయించిన భూ బాధితులు

ఉపాధ్యాయులకు ఘన సన్మానం



ప్రజాశక్తి- రొంపిచర్ల: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, ఉర్దూ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను బుధవారం ఘనంగా సన్మానించారు. రొంపిచర్ల ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఇర్ఫాన్ అలీ గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న సందర్భంగా ఇర్ఫాన్ అలీని శాలువాతో సత్కరించి సన్మానించారు. అలాగే రొంపిచర్ల బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పూలమాలలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయవృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయుడు కూడా తల్లిదండ్రులతో సమానమని, విద్యార్థుల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి, సుజాత, ఉపాధ్యాయులు అక్బర్ బాషా, మహమ్మద్ అలీ, దేవకి, యశోద, అమరా నాయక్, కాసిం రజ్వి, శ్రీనివాసులు రెడ్డి, నాగరాజా, విజయలక్ష్మి, రిజ్వానా బేగం, లక్ష్మి, లీలావతి పాల్గొన్నారు.

సకాలంలో రుణాలు చెల్లించండి

డిసిసిబి బ్యాంకు ఓఎస్‌డి శ్రీలక్ష్మి

ప్రజాశక్తి- యాదమరి: యాదమరి సహకార సంఘంలో రుణాలు తీసుకున్న ప్రతి రైతు సకాలంలో వడ్డీని చెల్లించి ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీని పొందాలని డిసిసిబి బ్యాంకు ఓఎస్డి శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సహకార సంఘం అధ్యక్షులు చిత్రనాయుడు అధ్యక్షతన రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో రుణాలు, తీసుకున్న వాయిదాలు, పూర్తయిన రుణాలపై ఏఆర్ ఫైల్ చేసిన రైతులతో సమీక్షించారు. సమావేశానికి హాజరైన రైతులకు తగు సూచనలు సలహాలు ఇస్తూ సరైన సమయంలో వడ్డీ చెల్లించినట్లయితే మూడు పర్సెంట్ వడ్డీ రైతుకు వస్తుందని సహకార సంఘంలో రుణం తీసుకున్న ప్రతి రైతు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం డిసిసిబి ఓఎస్టీ శ్రీలక్ష్మిని చిత్ర నాయుడు ఘనంగా సన్మానించారు. డిసిసిబి సూపర్వైజర్ కవిత, సంఘ సంఘ సీఈవో ఆరు గుణశేఖర్, సంఘ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.



ఓఎస్‌డి శ్రీలక్ష్మిని సన్మానిస్తున్న చిత్ర నాయుడు

సృజనాత్మకకు మరో రూపం 'విద్యార్థి విజ్ఞాన్'

ప్రజాశక్తి- యాదమరి: కేంద్రప్రభుత్వం విద్యార్థులలో సృజనాత్మకను, శాస్త్రీయ దృక్పథం వెలికి తీసేందుకు నిర్వహించే ప్రతిభ పరీక్ష విద్యార్థి విజ్ఞాన్ మంథన్ అని జిల్లా కౌసిల్ కో ఆర్డినేటర్ కె.దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం కె.గొల్లపల్లి హైస్కూల్ ప్లస్‌లో భౌతికశాస్త్ర అధ్యాపకులు 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇందుకు సంబంధించి వివిఎం పోస్టర్‌ను ప్రధానోపాధ్యాయులు ఎపి.లలిత ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఈ పరీక్షల్లో మొదటి, రెండు, మూడవ స్థానాలు సాధించిన వారికి రూ.24వేలు పారితోషికం, బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పిఆర్‌టియు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె.కనకాచారి, రాష్ట్ర కౌన్సిలర్ భాస్కర రెడ్డి, తెలుగు నాడు జిల్లా అధ్యక్షులు వై.మధుసూధన్, మహేష్, రాజేశ్వరి, అరుణ, ఆశ, రమాదేవి పాల్గొన్నారు.



స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డైరెక్టర్‌కు సన్మానం



ప్రజాశక్తి- కార్వేటినగరం: ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రకటించిన పలు డైరెక్టర్లలో భాగంగా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డైరెక్టర్ నగలపాటి నాగేశ్వర రాజును నియమించడం పట్ల చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అభినందనలు తెలియజేశారు. బుధవారం వారి స్వగృహం వద్ద డైరెక్టర్ నగలపాటి నాగేశ్వర రాజును శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కటికపల్లి మాజీ సర్పంచ్ వరదయ్య యాదవ్, నెల్లెపల్లి మిట్ట గ్రామకమిటీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, మండల అధ్యక్షులు చంగల్రాయ్ యాదవ్, రవి రాజు, చిరంజీవి పాల్గొన్నారు.

వైభవంగా గంగమ్మ జాతర

ప్రజాశక్తి- విజయపురం (నగరి)

నగరి పట్టణంతో పాటు పరిసరాల్లో ఉన్న 15 గ్రామాలైన ఏకాంబరకుప్పం, కేవీపీఆర్ పేట, సత్రవాడ, వినాయకపురం, చింతపట్టెడ, సాళ్వపట్టెడ, నగరి పేట, రామ్‌నగర్ సీ, రూరల్ మండలంలోని చిన్నతాంగెళ్, గుండ్రాజుకుప్పం, గుండ్రాజుకుప్పం ఆది ఆంధ్రవాడ, రామాపురం, ఎస్‌వీ పురం గ్రామాల్లో గంగమ్మ జాతర వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. అమ్మవారి వేపాకు గుడిశె వద్ద టీటీడీవారు ప్రత్యేకంగా చేపట్టిన పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్పాలంకరణ నడుమ గంగమ్మ దేధీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చింది. బుధవారం ఉదయం నుంచి వుహిళలు అధిక సంఖ్యలో అమ్మవారికి వేపాకు సారెలు, చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రద్దీని పురస్కరించుకొని ప్రకాశం రోడ్డులో వాహనాల రాకపోకలను ఆపివేశారు. తోపులాటలు జరగకుండా జాతర నిర్వహించే అన్ని ప్రాంతాల్లోను డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, సీఐ విక్రమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు. మాజీ మంత్రి ఆర్కేరోజా గంగమ్మకు హారతులిచ్చి దర్శించుకున్నారు. నిర్వాహకులు ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్న వేళలో నటి మీనాక్షీ దీక్షిత్ అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు చిరంజీవిరెడ్డి, దయానిధి, గోపాల్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, ఎల్లప్పరెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ పీజీ నీలమేఘం, వైస్‌ఛైర్మన్ బాలన్, నాయకులు రమేష్ రెడ్డి, మురుగ, యువరాజ్, ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.

కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది



ప్రజాశక్తి- విజయపురం: కిశోరి వికాసం కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని, ఉజ్వల, ఆరోగ్యకరమైన, సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దామని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఇంద్ర ప్రియదర్శిని అన్నారు. బుధవారం పన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిశోర వికాసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మాట్లాడుతూ 11 నుంచి 18 ఏళ్ల బాలికలు చదువుపై దృష్టి పెట్టేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేసుకోకూడదని చెప్పారు. 18ఏళ్లలోపు వివాహాలు చేస్తే పోలీస్ స్టేషన్లో గానీ, ఐసిడిఎస్ అధికారులకు గానీ సమాచారం అందించాలని సూచించారు. ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగేలా సమగ్రాభివృద్ధి సొంతం చేసుకొనేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూతనివ్వనున్నట్టు వివరించారు. ఇందుకు ప్రతి గ్రామంలో బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. బాలికల్లో ఆత్మరక్షణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, డిజిటల్ భద్రత, సైబర్‌క్రైమ్, ఆన్‌లైన్ వేదికలపై జాగ్రత్తగా వుండేలా అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. అంగన్వాడీ సూపర్వైజర్లు లక్ష్మి ,రేవతి, శ్యామల మహిళా పోలీస్ ఆశాజ్యోతి, ఎంఎల్‌హెచ్ పి వాసవి, రిటైర్డ్ టీచర్ పరమేశ్వరి, అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఎస్ఆర్ పురం: మండలంలోని 49 కొత్తపల్లి మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం కార్వేటినగరం ప్రాజెక్టు సిడిపిఓ శోభారాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిశోరి బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సో యాక్ట్ , ఉమెన్ సేఫ్టీ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రోజా రమణి, కార్యకర్త కోమల, రాధమ్మ, దివ్య, అరుణ పాల్గొన్నారు.

క్రైం న్యూస్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి



ప్రజాశక్తి- బంగారుపాళ్యం: ద్విచక్రవాహనంలో వస్తున్న యువకుడిని లారీ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని మొగిలి ఘాట్లో చోటు చేసుకున్నది. ఎస్ఐ ప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు గంగవరం మండలం పాపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన వెంకట్రామరెడ్డి కుమారుడు పవన్ కుమార్ (23) ఒక ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విధుల కోసం బంగారు పాలెంకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా బెంగళూరు నుండి చెన్నై వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనం వెనుక భాగంలో ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే పవన్‌కుమార్ బలమైన గాయాలతో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యూట్యూబ్ ఛానల్‌పై ఫిర్యాదు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మాభిమానం దెబ్బతినేలా.. అసత్య, తప్పుడు కథనాలను ప్రసారం చేసిన ఓల్గార్ టైమ్స్ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు నియోజకవర్గ టిడిపి నాయకులు చిత్తూరు డిఎస్పి సాయినాథ్, 1వ పట్టణ సీఐ మహేశ్వర్‌లకు ఫిర్యాదు చేశారు. బుధవారం చిత్తూరు టౌన్ బ్యాంక్ ఛైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందించారు. చిత్తూరులో చేతులు కలిపిన టిడిపి, వైసీపీ అనే వీడియో కథనంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా, కల్పిత, అసత్య సమాచారంతో వార్త కథనాలు ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరువు నష్టంతో కూడిన కథనాలు ప్రసారం చేయడంపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మేరకు కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి తప్పుడు ప్రసారాలు ద్వారా ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని, అనవసర రాజకీయ గందరగోళానికి గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు వెంకటేష్ యాదవ్, కాజూరు రాజేష్, మోహన్ రాజ్, వరలక్ష్మి, నళిని తిరుకుమరన్, నీరాజక్షులు నాయుడు పాల్గొన్నారు.

జీవన ఎరువుల ఆవశ్యకతపై అవగాహన



ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం: రైతులు తమ పొలాలలో రసాయనక ఎరువులు విచక్షణ రహితంగా వేస్తున్నారని అందువలన సారవంతంగా ఉన్న భూములు అన్ని కూడా నిస్సారమైపోతున్నాయని డాక్టర్ ఎస్ఎం నాయుడు అన్నారు. మండలంలోని పెద్ద తయ్యురు, పుల్లూరు గ్రామంలో ఆత్మ బిటిఎం చిత్తూరు ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయంలో జీవన ఎరువుల ఆవశ్యకతపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దతయ్యురు పుల్లూరు గ్రామాలలో పొలం పిలుస్తుంది, భూ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వేసవికాలంలో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష కేంద్రానికి పంపి వాటి ఫలితాలకు అనుగుణంగా ఎరువులు వేసుకోవాలని రైతులకు సూచించారు. జీవన ఎరువులు వాటి, ఉపయోగాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. భూ రక్షణ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఎ.రామకృష్ణారావు మాట్లాడుతూ రైతులు రసాయనక ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు, పచ్చి రొట్టె పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా ఏరువాక కేంద్రం, చిత్తూరు కో- ఆర్డినేటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, డాక్టర్ రామకృష్ణారావు, విశ్రాంత ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్.ఎం.నాయుడు, ఆత్మ బిటిఎం, చిత్తూరు దేవేంద్ర, మండల వ్యవసాయ అధికారి ఎ.కుసుమ పాల్గొన్నారు.

ప్రత్యేక విద్యుత్ అదాలత్



ప్రజాశక్తి-గంగాధర నెల్లూరు: ప్రత్యేక విద్యుత్ అదాలత్ సమావేశాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి పిలుపునిచ్చారు. గంగాధరనెల్లూరు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో బుధవారం రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ప్రత్యేక విద్యుత్ అదాలత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడినా సకాలంలో సంబంధిత సిబ్బంది పరిష్కరించి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వినియోగదారులు వాడే విద్యుత్ వల్ల వారు చెల్లించే విద్యుత్ బిల్లులు ద్వారానే ఈశాఖలో పని చేసే కింది నుంచి పైస్థాయి అధికారులందరికీ జీతాలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సేవలందించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై పలువురు చేత ఫిర్యాదులు స్వీకరించారు. సాంకేతిక ఆర్థిక సభ్యులు మధు కుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, విద్యుత్ శాఖ ఈఈ సురేష్ కుమార్, విద్యుత్ శాఖ డీఈలు శేషాద్రి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చంద్రబాబు పాల్గొన్నారు.

సీతమ్స్‌లో ప్లేస్‌మెంట్ డ్రైవ్

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెనేజ్‌మెంట్ స్టడీస్ నందు బుధవారం ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ క్యాస్పెడర్స్ బెంగుళూరు ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించారు. మొదటి సంవత్సరం బిటెక్, ఎంబిఏ విద్యార్థులను నియమించుకోవడం లక్ష్యం ఈ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్ వల్ల సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 80 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మెన్ రంగనాథం,మేనేజింగ్ ట్రస్టీ డిఏ కల్పజ, కార్యదర్శి బద్రినారాయణ, క్యాస్పైడర్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులను అభినందించారు.